SOME PAGES IN THE ORIGINAL CONTAIN FLAWS AND OTHER DEFECTS WHICH APPEAR ON THE FILM

Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

రామదాసకవి, రేమెల

మహిజామనోహరశతకము

చెన్నపురి, 1926

Record no. 669

Rāmadāsakavi, Rēmela

Mahijāmanōharaśatakamu

Cennapuri, 1926

Record no. 669

SUNDARAYYA VIGNANA KENDRAM

1-8-1/B/25/A, Bagh Lingampalli
Hyderabad – 500 044, Andhra Pradesh, India

Bibliographic Record Target

రామదాసకవి, రేమెల.

మహిజామనోహరశతకము / రేమెల రామదాసకవికృతము.- చెన్నపురి : వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, 1926.

30, (2) p. ;16 cm.

Record no. 669

Rāmadāsakavi, Rēmela.

Mahijāmanōharaśatakamu / Rēmela Rāmadāsakavikṛtamu.- Cennapuri : Vāviḷla Rāmasvāmiśāstrulu aṃḍ Sans, 1926.

30, (2) p. ;16 cm.

Record no. 669

35 mm microfilm

Image placement: IA IIA IB IIB Date filming began: 25 January, 2006

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

శ్రీరస్తు.

మహీజామనోహర శతకము.

రేమెల రామదాసకవికృతము.

9210

చెన్నపురి :

వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారిచే

ప్రకటితము.

1926.

All Rights Reserved.

PRINTED AT
THE 'VAVILLA' PRESS
MADRAS—1926.

పీఠిక.

ఈశతకమురచించినకవి రేమెల రామదాసుఁడు ఇతఁడార్వేలనియోగిబ్రాహ్మణుఁడు. అప్పయసూరి వేంకమాంబలకుమారుఁడు. ప్రతివాదిభయంకరము సింగరాచార్యులవారి శిష్యుఁడు. రావుగంగాధరరామారావుగారి పరిపాలనమునందున్న దుగ్గుదుర్తి గ్రామనివాసి. ఈయంశములు శతకాదియందలి పద్యములవలనఁ దెలియవచ్చుచున్నది. గంగాధరరామారాయప్రభువర్యులు క్రీ. శ 1870 ప్రాంతములందుండియుంటచే నీకవియు నప్పటివాఁడనియుఁ బిఠాపురసమీపనివాసియనియుశతకకవులచరిత్రకారులు వ్రాసియున్నారు. పీఠికాపురసంస్థానప్రభువులగు నీ గంగాధరరామారావుగారికాలమున నీకవి యుండెనో శతకమున విస్పష్టముగఁ దెలుపఁబడక పోవుటచేఁ గవిజీవితకాలమెంతవఱకు నిశ్చితము నిర్ధారణముచేయ నయితికాదు.

ఈశతకమునందు భక్తమందారమనఁదగు శ్రీరామమూర్తి యభివర్ణితుఁడయ్యెను. ఇందలిపద్యములు ధారాళశైలితో సులభగ్రాహ్యములై పఠనీయములై యున్నవి. స్వతంత్రభావములు మనోహరముగా నుంటచే నీశతకమును ముద్రింపఁ బూనితిమి.

ఇందలినీతిపద్యములందుఁ గృతివిక్రయము, కన్యావిక్రయము, అన్యాయవర్తనము, ఈషణత్రయము, యాచ్ఞాదైన్యము, దరిద్రావస్థ లోనగునంశములను గూర్చినపద్యములవలన గ్రంథకర్త సంసారకష్టములకు లోనై నానావస్థలకుఁ బాలై భవతారకుఁడగు శ్రీరాముని తారకనామస్మరణమున కీశతకము రచించెనని తోఁచును. భక్తిరసపద్యములలో శ్రీరాముని దయాశాలిత్వము దివ్యమంగళసుస్వరూపము భక్తత్రాణపరాయణత్వము కొనియాడఁబడెను. దశావతారవర్ణనమునుగూర్చియుఁ గొన్ని పద్యములు రచింపఁబడెను.

దాశరథిశతకమునందును రామతారకశతకమునందు శ్రీరామకర్ణామృతమునందువలె నీశతకమునందును శ్రీరామలీలలు మనోహరముగ వర్ణితములైయుంటచే నీశతకము రామభక్తుల కవశ్యపఠనీయము.

ఇట్లు భాషాసేవకులు
శేషాద్రిరమణకవులు,
శతావధానులు.

నందిగామ.
20-10-25.

శ్రీ ర స్తు.

మహిజామనోహరశతకము.

ఉ. శ్రీరమణీమనోహర యశేషఋషీశ్వర దేవతా
శ్రితా, పూరిత పాదపద్మములకు న్బ్రణమిల్లి
రచింతు నేఁడు సం, సారగభీరఘోరతరసాగర
మేను తరించఁగోరి నీ, తారకనామ కావ్యము
యథావిధిగా మహిజామనోహరా. 1

ఉ. రేమెలవంశసంభవుఁడ రేణిగ నార్వెలగోత్ర
జుండ నో, రామ సురారిభంజన సురార్చితవిగ్ర
హా రామదాసుఁడన్, కామ మెలర్ప నొక్క
శతకంబును గానుకగా నొనర్చి మీ, వామప
దాబ్జముల్ గొలుతు వ్యాసనుతా మహిజామనో
హరా... 2

ఉ. అప్పయసూరి సౌమ్యగుణి నంచితశీలిని వెంక
మాంబనున్, ఒప్పుగఁ బెండ్లియాడి ధర నుత్తమ
చర్యలఁగీర్తిఁబొందె యా, కప్పురగంధికిన్ చతు
రగర్భజ రామయనామధేయుఁడన్, దప్పకఁ
జేతు మీభజన దాసుఁడనై మహిజామనో...

ఉ. ధైర్యమును న్మహత్వమును ధార్మికమున్ధనధాన్య
సంపదా, దార్యమహాతపస్విభయదాకృతి పండిత
కోటికి న్సదా, వార్యము సూరినట్టిప్రతివాది భ
యంకరయార్యసింగరా, చార్యులశిష్యుఁడ న్వి
మలచక్రధరా మ... 4

ఉ. బాధలుమాన్పి ధీరప్రతిపక్షిభయంకరులైన రావు
గం, గాధరరామరావు కరుణారసభావముఁ బూ
ని బ్రోవఁగా, మాధవ దుగ్గుదుర్తిపురమందు
నివాసముఁ జేయుచుందు మో, రాధమనోహ
రా కలుషరాగహరా మ... 5

ఉ శ్రీరమణీయ మీచరణసేవయు మా కనయం
బొసంగుమీ, తారకనామమంత్రమును దాండ
వమాడఁగ నాదుజిహ్వపై, ధారణఁ జేసి నాయ
ఘము తర్లఁగఁ జేయుము శేషశాయి మీ, బారి
కిఁ జేరినాఁడసుమి పాపహరా మ... 6

ఉ. పావనరామమంత్రమును పాటిగఁ బొందుట యె
న్నఁ డబ్బునో, భావమునందు మీచరణపద్మము
లెప్పుడు నిల్పుటెన్నఁడో, భూవర మీదయార
సము పూర్ణముగా మరివచ్చుటెప్పుడో, పావ
నుఁ జేయ శక్తుఁడవు పాపహరా మ. 7

చ. పదములు నమ్మినాఁడ నతిపామరుఁడంచుఁ దలంప

కయ్యమీ, సదమలపాదపద్మములు సారెకుఁ
గొల్చినవారిదోషముల్, పదపదమంచుఁ ద్రోతు
వట పాయక నామొఱయాలకించి నీ, వదనముఁ
జూపవేమిటికి వాలిహరా మ... 8

రమ్మిఁక జాలమేల నను గాపులుఁ బెట్టకు దాస
కామ ని, న్నమ్మితి రామ నీదుదయ నాపయి నిం
చుక రాదదేమి మీ, కమ్మితి దేహమింకనిజ మా
రడిఁ బెట్టకు సూరికామ ని, న్నమ్మికచేతఁ గొల్చె
దను నామదిలో మ... 9

ఉ. ఓరఘురామయంచు బలుకోరికఁ బిల్వఁగ నేల
రావు రా, నేరము చాలఁగల్గినను నీరజనాభ
సహింపఁగాఁదగున్, గూరిమిచేత నీవు నను
ఘోరభవాంబుధిలోన వేసటల్, దూరముఁ జేసి
యేలుమిఁక దోషహరా మ... 10

ఉ. కాముకుఁడంచు నీవునను గాలభటాళికిఁ జేర్ప
కయ్యయో, తామరసాక్ష దీను నిటుఁ దాపము
నొందఁగనేచ నాయమా, కోమలదేహ నామ
నవిఁ గూరిమితో వినరాద నాపయిన్, దామస
మేలనీకు నిటు దాసునిఁగా మ... 11

చ. ఘనుఁడవటంచు నమ్మితి నఘాళులఁదోలుము రా
మదాసుని, న్ఘనతగఁ బ్రోవరావ ననుఁగంజదళా

షు నిరాకరించుట, న్మనమున యెన్నఁ డెంచకు
రమాపతి యెట్లుఁదలంచినావో యీ, తనువును
నమ్మ లేదుర సదామదిలో మ... 12

ఉ. వాసిఁదొలంగి నీభటులు వ్యాధినిబొందినఁ గీర్తి
యేరిదో, రోసము లేక దాసునెడ రూఢిగఁ బ్రో
చెడివాఁడ వంచు నే, దోసిలియొగ్గి సంస్తుతులు
దోషహరా నినుఁ జేయుచుందు నీ,దాసులలోన
నేనొకఁడ దాసుఁడనై మ... 13

చ. కరివరు నేలినావు మునుఁ గాంతుయొకింతయు లేక
కాకమున్, శరణనివేఁడఁగానె దయశాలివి
యై కరుణించినావు నా, మొరవిని కావవేమి
నిను మోదముతో స్తుతిసేయుచుందునో, తరణి
కులేశ యీభవము ధన్యతకై మ... 14

ఉ. చూడఁగ నీపదద్వయముసొంపు నుతింపఁగ నెం
తవాఁడనే, వీఁడను నీదుభక్తియును నేమముపా
టునదైన నామదిన్, వేఁడెద రామరామయని వే
డుకతోడ భజింపుచుందు నీ,వాఁడను నన్నుఁ
బ్రోవు మికఁ వాలిహరా మ... 15

ఉ. వాదముజేసి దాసపరివారజనంబులలోన నుండె
ద, న్నాదనినీవు యేవిధము మాయలుజేసిన నీదు
భక్తిచే, నాదరిజేరకుండఁగను నొరనిదాసులు

మెచ్చరో లెద, న్వాదమె మీకునాకు మరివా
లిహరా మ... 16

చ. మరణమునొందు వేళ నినుమాటికి పన్నగశాయి
యంచు నే, దిరముగఁబల్కఁజాల నను దీనదయా
పర యేమిజేతువో, యిరవుగనిప్పుడేమదిని యీ
శ్వరపూజిత నీదునామము, ల్తరచి తరింపఁగో
రెద సదామదిలో మ... 17

ఉ. జాలము సేయఁగాఁదగదు చాలురనాపయి పంత
మేలరా, జాలియొకప్పుడైన నసుఁ జాలఁగ నమ్మిన
వాఁడటంచు నా,పాలిఁటఁ బుట్టదాయె భవబంధ
ము లేగతిఁ బాపువాఁడవో, దూలితబాధ బెట్ట
కిక దోషహరా మ... 18

ఉ. దాసులు వెంట వత్తురని దానవమారణ వైన
తేయునిన్, వాసిగఁజూచి నీవతని వాహనమా
టకుఁ గారణంబగున్, భాసురహస్తిగుబ్బములు
పల్లకియుండఁగ వైనతేయునిన్, వాసిగ నెక్క
టేమిటికి వాలిహరా మ... 19

ఉ. నారదగానలోలతను నామొఱవీనుల నాటదా
యెనో, తారకరామనామములు దాసులుబాడు
చుచుట్టుకుండిరో,పారము లేనిపాతకుని భారము
గావనియూరకుంటివో, నేరము లేదు యుండినను
నేలగదే మ... 20

ఉ. విన్నప మాలకించు పరవీరభయంకర నీదునామ
ముల్, సన్నుతిఁ జేయుదాసులకు సాదరమోక్ష
మొసంగినావు నీ,కన్న మహాత్ముఁడున్ గలఁడె
కానకపోయితి నిన్నినాళ్లు నా,కన్న దురాత్ముఁ
డున్ గలఁడె కంసహరా మ... 21

ఉ. చిత్తమునందు నీపయిని చింతయొకప్పుడు మాన
లేదు నీ,చిత్తమునందు నన్మరచి చిక్కులు బెట్టఁ
గనేల రామ మీ,చిత్తము నింత బింకముగఁ
జేసితె దాసుఁడు యెట్లునోర్చు మీ,చిత్తము కె
ట్లుదోఁచినదొ చిక్కదురా మ... 22

ఉ. ఎంతని వేడుకొందు నిను యేమనిదూరుదు యేమి
జేతురా, పంతము కెంతవాఁడ బలుపంతము జేయ
కు మోర్వఁజాల నీ, వింత శిలాత్మకుండవనియెన్న
డెఱుంగక పోయినాను నే, నింతటిలోనె తేలి
తని యొంచకుమీ మ... 23

చ. కరివరునిన్ విభీషణుని గాకమునున్ గుహు
నిన్ గుచేలునిన్, మరియును గుబ్జనున్ రవికు
మారుని నాదిగఁ గాచినావు గా, నరమరలేక నీ
వునటు నన్నొకనిన్ దయఁజూడకుందువా, పరమ
మునీంద్ర యోగిజనపాపహరా మ... 24

ఉ. ఏమిరరామ నన్నిటుల నేచుట ధర్మముగాదు

యేలరా, పామరుగాచుటే బిరుదు పావనరామ
తలంచి చూచినన్, బామరుగానివాని భువిఁ బా
లనఁ జేయుటగాదు కేశవా, నీమది నెంచిచూడు
మిఁక నిక్కముగా మ... 25

ఉ. ఒక్కొకవేళ నిన్మదిని నోరఘువీర దలంపకుందు
వే,రొక్కొకవేళ మీసొగసురూపము జూపుమ
టంచు వేఁడుదున్, మక్కువచేత నీనిని సమత్వ
ము జేయుము నీమనంబులో, తక్కినకోరికేల
పటుదైత్యహరా మ... 26

ఉ. నీదయగాదు నాపయిని నేఁ డెవరిన్ కరుణించమం
దునో, యాదవవంశపావనుఁడ యాదరమిం
చుక పుట్టదాయె నీ, పాద సరోరుహంబులును
భావములోపల వేఁడువారికిన్, నీదగు సన్నిధి
చ్చితివి నే నెరుసా మ... 27

చ. సనకసనందనాది మునిసంఘమె చాలునటంచు
నా మొఱ, ల్దినమును వీనులన్వినియు దీక్షవహిం
చియుఁ బ్రోవకుంటివో, నను నటుగాక చాలగ
ను నాపద బెట్టదలంచినాడవో, మనమున కుందు
బుట్టె నిక మాన్పగదే మ... 28

చ. పరులను వేఁడనంటి నినుఁ బ్రార్థనఁ జేయుచునుంటి
నిత్యమున్,దరగని పాదసేవయును దాసునకిమ్మను

మంటి శ్రీహరీ, పరమపదం బొసంగుటకుఁ బాత్రుఁ
డనైతినో లేదొ దెల్పవే, పరమదయాంతరంగ
బహుపాపహారా మ... 29

చ. పటుతరమైన మాయలకు పన్నగభూషనుతప్ర
తాపనే, నెటువలె నోర్చువాఁడ జగదీశ్వర నన్ను
ను గావకున్న యా, చటులతరమ్ము నన్నుదుకు
చిమ్ముచునుండెడి పాపవారిధిన్, యెటుదరిజేరు
వాఁడ నిఁక నేలగదే మ... 30

ఉ. ప్రోచిననీవు నన్ను విడఁజూచిన నీకృపఁగోరి
యుండితిన్, భూచరఖేచరాళికిని బోషకకర్తవు
నీవె రామ చైఁ, జాచి కృపాకరుండవని సంతస
మంద భయంబుగోరితే, యోచనబుట్ట దిచ్చుట
కు యోగినుతా మ... 31

చ. శరణని మిమ్ము వేఁడఁగను శత్రునితమ్ముఁడటంచు
నీమదిన్,నిరసన బుట్టకుండఁగను నెమ్మదిగా దయ
నేలినావు నే, నిరతము నిన్నుఁగోరి కరుణించుమ
టంచు భజించి వేఁడఁగా, కరఁగదు నీమనం బెటు
లు కంసహారా మ... 32

ఉ. భావజ శత్రుమిత్ర భవబంధవిమోచన శస్త్రదీ
పికా, పావన నీలగాత్ర నవపద్మదళాయతనేత్ర
శ్రీకరా, బావనమాలసూత్ర ఘనపంకజధామ

రమాకళత్ర నా, భావమునందు కల్మషము బాపఁ
గదే మ... 33

ఉ. రంగదరాతి భీషమణిరాజవిరాజితభూష గోపి
కా, సంగసమగ్రవేష ననయంబున దాసజనాళి
పోష ని, ర్భంగతరంగ సంఘములపాప పయో
నిధి శోషకామ దు, స్సంగతిఁ బొందకుండఁగను
జేయగదే మ... 34

ఉ. దానవసంహారాయ రణదర్పిత శూరహరాయ
సేవకా, ధీనదయారసాయ జగదేకవిరాట్స్వరు
పాయ శ్రీరమా, మానసపద్మభృంగ యతిభాసిత
మంగళవిగ్రహాయ నా,మో నమయంచు మ్రొ
క్కెడుదుఁ బ్రోవగదే మ... 35

ఉ. దీనజనాళిఁ బ్రోచుటకు దిక్కెవరింకను సామి
యీవిధిన్, దీనతఁ బెట్టనేల భవదీయకటాక్షము
రాద నాపయిన్, కానిర నిన్ను నమ్మగను కష్ట
ము బెట్టఁదలంచినావుగా, కానకచేసితి న్నఘ
ము గావగదే మ... 36

ఉ. ఎన్నగరాని యాయమునిహింసకు లోఁబడకుం
డ మున్నెవో, పన్నగశాయి కాయమున బల్మి
యు దప్పక మున్నెవో మహా, పన్న శరణ్య కాల
భటబాధలు జెందకమున్నె రామ మీ,సన్నుత

పాదపద్మములచాటున నుంచుము ప్రేమతోడ
నా, విన్నప మాలకించు యతివేగముగా మ...

ఉ. రామ యనేకరాక్షసవిరామ సదాసుగుణాలలా
మ నీ,నామసుధారసంబు మరి నాకును దృప్తిని
బొందనియ్యవే, సామజరాజరక్షకుఁడ సంతత
ము న్భజియించి నమ్మితిఁ, గామవికారము ల్లణఁ
చి కావగదే మ... 38

ఉ. చేసితి దుష్టకృత్యములు జీర్ణవయస్కుల జూచి
నవ్వితిఁ, రోసితి సజ్జనుల్పయిని రోసము జేసితి
రామరామ నే,జేసిన నేరము ల్దలఁచి చిక్కులు
బెట్టకు దాసకావ నీ, దాసులలోన నేనొకఁడ
దాసునిగా మ... 39

ఉ. పాపములన్ని నీవు యెడఁబాపెడి సామివటంచు
నమ్మితిఁ, యాపదఁబాపవే పరమయార్తశరణ్య
కృపాకరుండవై, జూపుము నీదురూపమిటు సూ
రిజనస్తుత నీవెదిక్కు న్నుద్దీపిత శత్రుమూర్ధ్నిచర
దివ్యశరా మ... 40

చ. మనవి పరాకుగా వినకు భాసురతేజ మదీయదో
షము, ల్దునిమి నిరంతరంబు కృపతోఁ బరిపాలనఁ
జేయుమయ్య మీ, తనయుని మీఁదయింత ద
యదప్పిన వేరెని కేమనందు నీ,మనమున కిట్లుదోఁ
చినద మంచిదటే మ... 41

ఉ. నీసరి దైవముల్గలరె నిశ్చయమౌధర మానవా
ళిలో, నాసరి పాతకుల్గలరె నమ్మినదైవము నీవె
పాపము, లీవ్వసముజెందకుండ నను వేంకటనా
యక జేయుమయ్య యా,బాసును జేయకయ్య
భవబంధహరా మ... 42

చ. అతికఠినుండవీవు బహునాపద బొందినవాఁడ
నేను నీ,మతమునకు జాలిబుట్టదెటు మంచిది బం
గరురంగశాయి నా,పతితము మాన్ప వేరొకరు
భారకులెవ్వరు నీవుదప్ప న,న్నితరులు లేరు గా
చుటకు నేలగదే మ... 43

చ. దినముదినంబునందు యతిదీనుఁడనై బ్రతిమాలు
చుండఁగాఁ, గనికరమెంతలేదొ కడకంటినినైన
నుఁజూడవైతివే, మనఁగలదీర్ఘకోప మికమాని
ననుఁ గృపఁజూడుమయ్య మీ,తనయుఁడఁగాన
నేను ఘనదైత్యహరా మ ... 44

చ. సలలితనీదునామ జపసంగతెలుంగ గిరీశగాను స
ద్విలసిత పాదపద్మభవదించుకరేణు మహాత్వ
భావముఁ, దెలియ నహల్యగాను జగతీవర నీ
మృదుసత్యభాషలఁ, దలఁపఁగ రావణాను
జునితమ్మునిగాను భవద్విలాసముల్, దెలిపిస్తుతిం
పనాతరమె దేవనుతా మ... 45

పాదపద్మములచాటున నుంచుము ప్రేమతోడ
నా, విన్నప మాలకించు యతివేగముగా మ...

ఉ. రామ యనేకరాక్షసవిరామ సదాసుగుణాలలా
మ నీ,నామసుధారసంబు మరి నాకును దృప్తిని
బొందనియ్యవే, సామజరాజరక్షకుఁడ సంతత
ము న్భజియించి నమ్మితిఁ, గామవికారము ల్లణఁ
చి కావగదే మ... 38

ఉ. చేసితి దుష్టకృత్యములు జీర్ణవయస్కుల జూచి
నవ్వితిఁ, రోసితి సజ్జనుల్పయిని రోసము జేసితి
రామరామ నే,జేసిన నేరము ల్దలఁచి చిక్కులు
బెట్టకు దాసకామ నీ, దాసులలోన నేనొకఁడ
దాసునిగా మ... 39

ఉ. పాపములన్ని నీవు యెడఁబాపెడి సామివటంచు
నమ్మితిఁ, యాపదఁబాపవే పరమయార్తశరణ్య
కృపాకరుండవై, జూపుము నీదురూపమిటు సూ
రిజనస్తుత నీవెదిక్కు నుద్దీపితశత్రుమూర్ధిచర
దివ్యశరా మ... 40

చ. మనవి పరాకుగా వినకు భాసురతేజ మదీయదో
షము, ల్దునిమి నిరంతరంబు కృపతోఁ బరిపాలనఁ
జేయుమయ్య మా, తనయుని మీఁదయింత ద
యదప్పిన వేరెనికేమనందు నీ,మనమున కిట్లుదోఁ
చినద మంచిదటే మ... 41

ఉ. నీసరి దైవముల్గలరె నిశ్చయమక్షాధర మానవా
ళిలో, నాసరి పాతకుల్గలరె నమ్మినదైవము నీవె
పాపము, ల్వీసముజెందకుండ నను వేంకటనా
యక జేయుమయ్య యా,బాసును జేయకయ్య
భవబంధహరా మ... 42

చ. అతికఠినుండవీవు బహునాపద బొందినవాఁడ
నేను నీ,మతముకు జాలిబుట్టదెటు మంచిది బం
గరురంగశాయి నా,పతితము మాన్ప వేరొకరు
భారకులెవ్వరు నీవుదప్ప న,న్నితరులు లేరు గా
చుటకు నేలగదే మ... 43

చ. దినముదినంబునందు యతిదీనుఁడనై బ్రతిమాలు
చుండఁగాఁ, గనికరమెంతలేదొ కడకంటినినైన
నుఁజూడవైతి వే, మనఁగలదీర్ఘకోప మింకమాని
ననుఁ గృపఁజూడుమయ్య మా,తనయుఁడఁగాన
నేను ఘనదైత్యహరా మ ... 44

చ. సలలితనీదునామ జపసంగ తెఱుంగ గిరీశగాను స
ద్విలసిత పాదపద్మభవదించుకరేణు మహత్వ
భావముఁ, దెలియ నహల్యగాను జగతీవర నీ
మృదుసత్యభాషలఁ, దలఁపఁగ రావణాను
జుని తమ్మునిగాను భవద్విలాసముల్, దెలిపిస్తుతిం
ప నాతరమె దేవసుతా మ... 45

ఉ. నీదగురాకగోరి ధరణీతలమందున స్వాతివాన
కున్, మోదముతోడ శుక్తివలె భూమిజనాయ
క నున్నవాఁడ నా,మీఁదను నీకు నింతచలమెం
దుకు నిన్నునమ్మియుంటి రా,రా దరిఁజేర్చి యే
లగదరా కృపచేమ... 46

ఉ. ఫుల్లసరోజనేత్ర ఘనపుణ్యచరిత్ర విభూతిరాజి
తా, వల్లవరాజపుత్ర శశివంశజునర్జునమిత్ర గోపి
కా, యుల్లసరోజమిత్ర ఘనయోగిజనస్తుతిపా
త్రరామ నా, యుల్లములోపల న్నిలుము యోగి
నుతామ... 47

చ. దురితభరంబుదోలి మరితుచ్ఛమతంబు వధింపఁజా
లి ని, బ్బరపు సుబుద్ధినేలి పటుభానుజదూతలఁ
బారదోలి శ్రీ, ధర తవపాదపద్మ సుధధారలు
గ్రోలి భజించువాఁడె రా, తరగనిపుణ్యశాలి
ఘనదైత్యహరా మ... 48

ఉ. భావజకోటిరూప భవబంధవిదారణరూప పాం
డు రా, జీవయశఃకలాప పరచిత్తభయంకరచాప
యో మహా, దేవనుతప్రతాప జగదేకవిరాజిత
భూప రాగదే, కావగదే ననుం గృపను కంసహ
రా మ... 49

చ. వలదు చలంబు నాయెడను వారిజనేత్ర దయాస

ముద్ర న, న్నలసటఁబెట్ట నీకు మరినాయముగా
దని యెంతవేఁడినన్, పలుకవు యింకనే నెవరిపా
లికిఁ జేరుదునయ్య యయ్య నీ,తలఁపునఁ జాలిఁ
బుట్టదెటు దైత్యహరా మ... 50

ఉ. నీపదభక్తిసల్పుచు ననేకములైన దురంతకార్య
ముల్, పాపమనంబుచేత పరభామలకౌఁగిటఁ
జిక్కిచేసితిన్, పాపుడటంచునన్ను యెడఁబాయ
కు సామి తరింపఁజేయవే, తాపము నొందఁజాల
పటుదైత్యహరా మ... 51

ఉ. నీదరిఁ జేరినాఁడ బహునేరములెన్నక నాదరంబు
చే, నాదుభయంబుదీర్చి శరణాగతచిహ్నను
బొందవయ్య రా, మా దయయేలరాదు పర
మాపుఁడవంచును కోరియుండితే, ఖేదముబెట్టు
చుండితివి క్రూరహరా మ... 52

ఉ. కోరినకోర్కెలిచ్చెదని కుంభినిలోపల యార్యు
లందఱున్, భూరిగఁజెప్పుచుండఁగను బొందుగ
వింటి నిజంబునైతె సం,సారభయంబువాపి ధరఁ
జారుతరంబగు మోక్షమార్గమున్, నేరములెన్నొ
యున్న నీకనియ్యగనే మ... 53

ఉ. ఎన్నటికైన నిన్ను మదియందున సంతసపాటు
తోడ నా, కన్నులనిండఁ జూచుటకుఁ గల్గునా

గల్గదొ తెల్పవయ్య యా, పన్నతఁ జెందునయ్య
భవబంధముచేతను బ్రోవవయ్య రా, పన్న పరా
కదేల వినుమా మొఱలన్ మ... 54

చ. దురితపయోధిలో మునిఁగి దోరకమున్నె జరాది
రోగముల్, బిరబిరవచ్చి యాతనువు బింకము
నొంచకమున్నె కుత్తుకన్, గురగురలాడుచున్
కఫముఁ గూడకమున్నె భజించ దోషముల్, శర
మునఁ గూల్పవయ్య పటుచక్రధరా మ... 55

ఉ. ధీరత నిన్ను వేఁడుటకు దివ్యచరిత్ర ధ్రువుండఁగా
నుదై, త్యారిజనార్దనా పరమదైవమయంచు
నుతింపసాగ న,క్రూరునిఁగాను పామరుఁడ కృష్ణ
భవద్వినుతేనుఁ జేయఁగా, నేరనుఁ జాలమేల కరు
ణించఁగదే మ... 56

ఉ. చేసినదుష్కృతుల్ దునిమిచింతను బాపిటుఁగార
వంబుచే, దాసజనాళిలోఁ గలపి ధన్యత నొందఁ
గఁ జేయుమయ్య యో, భాసురచక్రధారి పరభా
సురశౌర్యహతస్వరూప నా, దోసము కొట్టివే
యుటకుఁ దోఁచదుగా మ... 57

చ. పరమకృపానిధే విమలపంకజనేత్ర హరేయటం
చు ని,బ్బరమతులై నినున్భజన పాయకఁ జేసిన
వారిపుణ్యముల్, తరమె వచింప శేషునకు ధాత

కునై నను నీదునామముల్,మఱవనివాఁడెపుణ్యుఁ
డగు మాన్యుఁడునౌ మ... 58

ఉ. కానుకలివ్వఁజాల కతికంధిగిరీశ ... లట్లనీ,మాని
తపాదపద్మములుభావమునందు భజింపఁజాల నా,
దీనతఁ బాపవేల జగతీధవ చాలఁగ నమ్మియుండి
తిన్, దానవసంహారా దురితదైత్యహరా మ...

ఉ. దండధరుండుఁ బెట్టు పటుదండన కేను భయంబుఁ
జెంది నీ,యండను జేరియుంటి నభయంబు ఘనం
బుగ నివ్వవేమి కో, దండకళాప్రవీణ భవదండ
నుజేరిన దాసకోటికిన్, దండిగ మోక్షమిచ్చితివి
దైత్యహరా మ... 60

చ. మునునిను వేఁడువారిని నమోఘముగాదయఁజూ
చినావు న,న్నును నటుఁజూడవేమి శరణోరఘు
రామ యటంచు వేఁడుచున్, దినములు దుర్భరం
బుగను దీనదయాపర త్రోయుచుండు నీ, వినవు
యదేమి నామనవి వేదనుతా మ... 61

ఉ. తల్లివి దండ్రివంచు మరిదాత గురుండవటంచు
యేను శ్రీ, సల్లలితంబులైనపదసారసముల్ మది
నమ్మియుండితే, నల్లనిమేనువాఁడ కరుణారసమెం
దుకు బుట్టునయ్య నీ,యుల్లమునిండ కల్మషమె
యోగినుతా మ... 62

చ. మిమునిటు వేఁడుచుండఁగను మెల్లఁగఁ బ్రాణము
లెప్పువోవునో, కమలదళాక్ష వానినిఁక కాలభ
టుల్ గొనిపోవకుండఁగా, శమనుని కాజ్ఞ సేయు
ము విశాలబలుఁడ దరి కావలుంచవే, మము
యిసునంటకుండ భవబంధహరా మ... 63

ఉ. రమ్ము విహంగవాహననిరంతరవైరము నీకునాకు
వీ,సమ్మునులేదు నుండినను జక్కనిరామ క్షమిం
చి నన్ను మీ,సమ్ముఖమందునున్న మునిసంఘము
లోపల నుంచివేయ దో,సమ్ములు ద్రుంపవే దురి
తసారహరా మ... 64

ఉ. బాములు నెత్తఁజాల ననుభావములోపల నుంచ
వేల నా,సామివి నీవు చక్కగను శాంతముచే
తను రావదేల ని,ష్కామునిఁ జేయవేల భవసాగ
రవీచులనీఁదఁజాల నీ, ధామమునందు దాఁచఁ
గదె దైత్యహరా మ... 65

ఉ. కోపము నాపయిన్ మదినిఁ గూరిమిఁ బుట్టదు గావ
రావు నా,పాపముయే మొగాని యొకమారిటుఁ
జూడకనుంటివేమి యో,తాపసబృంద యూరిత
సదాకరినంబు వహించియుండితే, నాపదలెట్లు
బాతు వినునందసుతా మ... 66

ఉ. ఎంతటివాఁడవయ్య వినుమెన్నటికిన్ నినునమ్మ

రాదు నీ, చెంతనుఁ జేరియుండినను చిక్కులు
బెట్టఁదలంచితౌర నే, నింతకు నేమిజేసితిని నీవు
యెఱుంగని ఘోరకృత్యముల్, పంతముమాను
నాపయిని పాపహరా మ... 67

చ. నిను మరినమ్మరాదనుచు నేరములెన్నుచు బల్కి
నాఁడ నీ, మనమున ముద్దువాక్యముగ భావనఁ
జేయుము రోషగించకే, నను గృపఁజూడు దా
సుఁడ ననాదరణీయుఁడనైతి బ్రోవరా, తనువునిఁ
కే లనిత్యమిది దైత్యహరా మ... 68

ఉ. షోండని కాంతుల న్విడిచి పూజలొనర్చిన వారి
దోషముల్, కొండలవంటివైన ధరఁగాలి హరిం
చక యున్నె నిత్యమా, ఖండలసంపదల్ భువిని
గల్గకయుండునె ముక్తికాంత కై, దండను నివ్వ
కున్నె తుది దైత్యహరా మ... 69

చ. దశరథరాజగర్భమున ధారుణియందునఁ బుట్టి
యేపునన్, మశకములట్లు దానవుల మారణఁ జేసి
సురాలికిన్ సదా,కుశలము నొందఁ జేసి జనకోటికి
సంతసమబ్బునట్లుగా, దశదిశ లెల్ల నేలితివి దైత్య
హరా మ... 70

ఉ. ఏటికి రామయీపరుస హింసను బెట్టెదు వోర్వఁ
జాలనీ,పాటికినైన నన్ను దమపాలికిఁ బిల్వుము

రంగశాయి నా, కాటలఁ బ్రోచినట్లు ననుఁగావఁగ
రాద చలంబదేలరా, తాటకసంహరా దురితదై
త్యహరా మ... 71

ఉ. శ్రీయుతమోముతో పరమసేవకసాధుజనాళితో
లస, చ్ఛాయలనీను హారసముదాయముతో
నతిశాంతమూర్తివై, రా యభయంబు నియ్యఁగ
దవే యపరాధినిఁ గావవే జగ, ద్గేయ గుణాల
వాల ఘనకీర్తిధరా మ... 72

చ. పరభయచక్రధారి భవబంధవిమోచనకారి యేల
రా, కరగదు నీమనంబు కనకాంబరధారి యిఁకే
మి జేతు యే, తెఱఁగున నాపదల్ గడతు దీనతఁ
బెట్టుట మంచియేకదా, వరమునియోగివంద్య
బహువ్యాధిహరా మ... 73

ఉ. స్నేహితుఁడైన యావరకుచేలునకుఁ ధనసంప
దల్ బహూ, త్సాహముతో నొసంగి మరి దాసు
నిఁగాఁ గృపఁజూచినావు వై, దేహివిభుండ యా
కరణి దివ్యముగాఁ గరుణించకున్న యో, శ్రీహ
రి యెందుఁబోదు నిఁక చింతిలుచుఁ మ... 74

చ. కరుణ యొకింత రాదొ నను గాచుటకుఁ మరి వే
శగాదొ నా, మొఱవిన నీకు నాదరముఁబుట్టకయు
న్నదొ యిట్లుగాక నఁ, గరుణను జూడకుండు

టకుఁ గారణమేమి దయాసముద్ర నీ, దరి సెన
మెవ్విధిన్నగును దైత్యహరా మ... 75

ఉ. ఘోరము లైనబాపములఁ గూల్పఁగఁజాలిన
మేటివయ్యు సం, సారుల కెల్ల నీవు సిరిసంపద లి
చ్చెడివాఁడవయ్యు నిఁ, భూరిగ గొల్చుభక్త
లకు మోక్షమునిచ్చెడివాఁడవయ్యు న, న్నేలు
గఁ జేసి తేమనుదు వేధనుతా మ... 76

చ. పలుకవదేల యో పతితపావన రామ యటంచుఁ
బిల్వఁగా, నలిగినయట్లు నుంటివిఁక నాదర మెప్పు
డుఁ బుట్టునయ్య నీ, తలఁపున శంకమాని భవదం
ఘ్రులుఁ జూపుము నమ్మియుంటి స, త్ఫలమునుఁ
బొందఁజేయఁగదె పాపహరా మ... 77

ఉ. ఇప్పుడు బ్రోవకున్న మరియెప్పుడు బ్రోతువు రం
గశాయి మా, యప్పవునీవు చాలఁగను యాదర
ముంచి ఘనంబులైన నా, తప్పులు గావు మీయె
డను దైన్యముఁ బెట్టఁగరాదు దీనుఁడఁ, దప్ప
కఁజేతు మీభజన దాసుఁడనై మ... 78

ఉ. బంటను దాసపోషబిరుదాంకితరామ పురారిమి
త్ర నా, జంటనుబాయకుండఁగను చక్కఁగ రమ్మ
ని వేడుకొంటి నీ, వింటివొ లేదొ నాదు మొఱ
వీనులసోక పరాకదేల నా, దంటను రావదేల ఘన
దైత్యహరా మ... 79

ఉ. ఎంతని వేడుకొందు జగదీశ్వర నాపయిఁ బ్రేమనీ
కుఁ గా,నింతయు నైన లేక మరిచిక్కులు బెట్టఁ
గరాదు నా మొఱా,లింతువటంచు నమ్మితి నిలింపు
లగుంపుల నేలు మేటి క,త్యంతము భారమా నను
దయామతిఁ బ్రోచుట గానరాదు మున్, దంతి
నిఁ గావవే కృపను దైత్యహారా మ... 80

ఉ. పాపపుబుద్ధిచేత బహుపాపము లార్జనఁ జేయు
చున్ దురా, లాపము లాడుచుండెనని రాఘువ
రామ తలంపకయ్య నీ,దాపునఁ జేరియుంటి నను
దాసునిగాఁ గృపఁ జూచి నేరముల్, కోపము లే
క బాపఁగదె కూరిమితో మ... 81

చ. కరివరదా రమారమణ కారుణికోత్తమ భక్త
పాల నీ,మఱుఁగునఁ జొచ్చియుంటి నను బంటుగ
నేలుము శాశ్వతంబుగా, పరమపదంబునందు
యతిభాతిగ నన్నునుపంగఁ గోరితిన్, సరగున నీవె
యావరము శాంతముచే మ... 82

ఉ. ఏమిర రామచంద్ర నను నేలినవాఁడవటంచు వేఁడి
తే, కామితదాసు కోరికెను గైకొనకుంటివి యిం
చుకైన నే,నేమియుఁ జేయువాఁడ నిను నిష్ఠుర
వాక్యము లాడఁజాల రా,మా మనసందు వాద
మీక మాన్పవుగా మ... 83

ఉ. శ్రీవర మీపదాబ్జములు సేవయొనర్చుచు నమ్మి
యుంటి నా,భావములోన యోపరమపావననా
మ పురారిమిత్ర న,న్గావఁగ రాకయుండి చిరకాల
ముఁ జిక్కులఁ బెట్టుచుండితే, నావశమా నె
యోర్చుటకు నాయమలే మ... 84

చ. చిలుకను నొక్కవారసతి చేరికఁ బెంచియు దాని
మాటికిన్, బిలచిన రామరామయని భేదము సే
యక నీవు నంతనా, లలనకు మోక్షమిచ్చిన పురా
ణకథల్ నిజమైతె గామ నేఁ, దలఁచఁగ రావదే
మి ఘనదైత్యహారా మ... 85

ఉ. నాయము గాదు యింతకఠినమ్ము వహించుట రం
గశాయి నేఁ, బాయని మోహజాలములు బంధ
ము చేతను జిక్కి బిల్చితే, నోయని బల్కరాద
శరణొందిన దాసులఁ గావ మేరగా, దాయదువం
శపావన రథాంగధరా మ... 86

ఉ. పాతకిఁ గాచుటే పతితపావన రామ ధరిత్రిలోన
ప్ర, ఖ్యాతినిఁ బొందు సామికని గానకఁ జేసిన
దోషసంఘముల్, యాతన బెట్టకుండఁగ దయార
సమున్ మదినుంచి బాపవే, పూతకిసంహారా
దురితపుంజహారా మ... 87

ఉ. మానవకోటిలో దురితమానవుఁడంచుఁ దలంచి

నీమదిన్, హీనతఁ జేయుచుండితివి యింతియొగా
నిదయాపరుండవై, బూనిన దోషముల్ దునిమి
మోదమునియ్యవు యింతపంతమా, దీనుఁడ నీద
యాంబుధిని దేల్చఁగదే మ... 88

ఉ. నాసరియైనపాతకుల నార్తుల నెందఱేఁ గాచితో
జగ, ద్భాసిని గాను మిమ్ములను దానవసూతి
తలంచినంతనే, భాసురరూపుతో వెడలి భక్త
నిఁగాచియు నేఁడునన్ను నా, యాసముఁ బెట్టు
టేల దురితాళిహరా మ... 89

ఉ. నేనొనరించుపాపము లనేకము గుంపులుగూడి
యుండె రా, మానుజ వానినెవ్వరును బాపెడి
వారెటు లేరుగాన రా,వే నఘసంఘముల్
దునుమ వేల్పవు నీవె పరాకదేల లే,వే ననుఁ
గావరమ్ము యతివేగముగా మ... 90

ఉ. మేలుగ దాసకోటికి నమేయఫలంబులు నివ్వఁ
జాలి నా, పాలికిరాక నీవు పరిపాలనసేయక రా
మనామ మే, మూలను దాచుకొంగలవె ముక్తి
ప్రదాయక నాకుఁ దెల్పవే, చాలగఁ జిక్కులన్ని
డకఁ జక్రధరా మ... 91

ఉ. ఏనీకయెంత వేడినను యేమనవైతివి రామచం
ద్రయా, దీనతఁ బాపి చక్కఁగను దిక్కయి

ప్రేమను గావకుండినన్, దీనులఁ గావ నీవె మరిది
క్కనుమాట లబద్ధమౌనుగా, గాన చలంబు
మాని ననుఁ గావఁగదే మ... 92

ఉ. రామ యనేకనామ బహురాక్షసగర్వవిరామ
యోపరం, ధామ గుణాభిరామ నృపతారకసో
మ వినీలనీరద, శ్యామ శమాభిరామ భవసాగర
మగ్నత నొందకుండఁగా, క్షేమముగాను నన్ను
దరిఁజేర్చగదే మ... 93

చ. జలచరరూపమై వడిగ సాగరమున్ జొరఁబారిను
గ్రతన్, దలములుచేత యానిగమతస్కరవీరు
నిఁజీరివైచి రం,జిలుచును నాల్గువేదములుఁ జేకొ
నిచిక్కులువాపి ధాతకున్, దెలిపియొసంగి తీవెక
ద దేవనుతా మ... 94

చ. ఘనమగు మంథరాచలముకవ్వముగా ఫణిరాజు
రజ్జుగా, నొనరించి దేవదైత్యులు పయోనిధిఁ
బూని మథింపుచున్నచో, చని యడుగంట కూ
ర్మమయి శైలము దాల్చినవాఁడ వీవెకా, కనక
విశాలచేలధర కంసహారా మ... 95

చ. ధరఁ గని చాపఁజుట్టినవిధంబునఁ జుట్టియుఁ గొం
చుఁబోయి నా, గరమున డాగియున్న కనకాక్షు

నిద్రించి వరాహమూర్తివై, ధరణిని తొల్లిచం
దముగ దక్షిణకొమ్మునయెత్తి గ్రక్కున న్, విరివి
గం జేసితీవెగద వేధనుతా మ... 96

చ. కనుగొన దేవబృందముల కద్భుతమైన నృసింహ
మూర్తిచే, దనుజుల ప్రాణము ల్బెదర స్తంభ
మునం దుదయించి వక్షమే, పున విదళించి హే
మకశిపు న్విదళించి వడి న్ సురారినం, దనుగృపం
జూచితివెగద దైత్యహారా మ... 97

చ. పదయుగళంబు భూగగనభాగమునందిడి శౌర్య
ధైర్యసం,పదుండగు నబ్బలీంద్రు నొకపాదముచే
తలం గ్రుంగం ద్రొక్కి పెం,పొదవ ద్రిలోకముల్
నముచిసూదనుకియ్య వటుండవైన యో, సదమ
లమూర్తివీవెగద చక్రధరా మ... 98

చ. ధరంగల క్షత్రజాలములం దారుణ వీరపరాక్ర
మంబుచే, యిరువదియొక్కమారు పృథివీస్థలిం
గూల్చియు వారిరక్తముల్, త్వరితముగాను
పైతృలకు తర్పణమిడియు భూసురాళికి న్,
ధరను నొసంగితీవెగద దైత్యహారా మ... 99

ఉ. ఆలమునందు తాటకిని యంతము నొందంగనేసి
యాగమున్, పాలనం జేసి గౌతమునిపత్నికి శాప

మువమాన్పి రామసీ, తాలలన న్వరించి యతిద
ర్పితు రావణకుంభకర్ణము, ఖ్యాళి వధించితీవె
గద ఖ్యాతిగనో మ... 100

ఉ. నందునియింట కృష్ణహలినామముతోడుత వృద్ధి
బొంది గో, మందలం గాచుచుండి వృషభాసురుం
డాదిగ క్రూరదైత్యుల న్, మందునిభాగ్రితృవీటికి
నమందముగా వసియింపం జేసి గో,విందుండవైతి
వీవెగద వేధనుతా మ... 101

చ. ఇలంగలమానవాళికి నచింత్యవిరాట్స్వరూపస్వ
రూపమున్, సులభముగాను నెల్లపుడుం జూపం
దలంచి దయాలవాల శ్రీ, లలితపు బుద్ధమూ
ర్తివయి లక్షణధామసుభద్రంగాడిభూ,నిలయుం
డవైన సామి కరుణించంగదే మ... 102

చ. కలియుగమందు సంకరనికాయజనంబును జూచి
పాపసం, కుల మెడలించ రౌద్రముగ ఘోటక
మెక్కి కరాసిబూని దు, ష్టులం బరిమార్చి వేగ
మున తొల్లియుగంబు లధర్మపద్ధతి న్, నిలిపిన
కల్కి వీవెగద నేరుపుగా మ... 103

ఉ. ఏలినవాఁడ నీవయినియేను బొనర్చిన వృత్తజాల
ముల్, మాలికగాను గైకొని యబద్ధములున్న
క్షమింపవయ్య గో,పాలకృపాలవాల భవబంధవి
మోచన నిన్ను నెప్పుడుఁ, జాలభజింపుచుందు
పటుచక్రధరా మహిజామనోహరా. 104

మహిజామనోహరశతకము
సంపూర్ణము.

చెన్నపురి: 'వావిళ్ల' ప్రెస్సున ముద్రితము.—1926

శతకములు.

		ప్రతి 1-కి రూ.	అ.
ఆంధ్రనాయకశతకము	...	0	4
ఒంటిమెట్టరఘువీరశతకము	...	0	2
కలువాయిశతకము, సటీక	...	0	4
కవిచౌడప్పశతకము	...	0	2
కాళహస్తిశతకము	...	0	2
కాళహస్తీశ్వరశతకము, ధూర్జటికవిది	...	0	2
,, శ్రీనాగపూడి కుప్పుస్వామయ్యగారిది		0	4
కాంతాలలామశతకము	...	0	4
కుమారీశతకము, సటీక	...	0	3
కుక్కుటేశ్వరశతకము	...	0	3
కృష్ణశతకము	...	0	2
చంద్రశేఖరశతకము	...	0	2
చిత్తబోధశతకము, సటీక	...	0	3
జగన్నాయకశతకము	...	0	2
దాశరథీశతకము, సటీక	...	0	4
దేవకీనందనశతకము	...	0	2
నారాయణశతకము	...	0	2
నృసింహశతకము	...	0	3
ప్రసన్నరాఘవశతకము	...	0	3
భద్రాద్రిరామశతకము, పాపులూరి మల్లనకృతము		0	2
భాస్కరశతకము, సటీక	...	0	4
మానసబోధశతకము, సటీక	...	0	3
మారుతిశతకము	...	0	2
రామలింగేశశతకము	...	0	3
రామతారకశతకము	...	0	4

	ప్రతి 1-కి	రూ.	అ.
రామప్రభుశతకము	...	0	2
రామరాఘవశతకము	...	0	2
రామరామశతకము	...	0	2
వృషాధిపశతకము	...	0	2
వేణుగోపాలశతకము	...	0	4
శివముకుందశతకము	...	0	2
శిఖినరసింహశతకము, (శకునశాస్త్రము)	...	0	4
సదానందయోగిశతకము	...	0	2
సర్వేశ్వరశతకము	...	0	2
సంపగిమన్నశతకము	...	0	2
సింహాద్రినారసింహశతకము	...	0	3
సుమతిశతకము, సటీక	...	0	3
సూర్యనారాయణశతకము	...	0	2
చెన్నమల్లుసీసములు	...	0	2
రాజలింగశతకము	...	0	4
రఘుతిలకశతకము	...	0	2
మహిషాసురమర్దనిశతకము	...	0	2
ఉద్దండరాయశతకము	...	0	2
గొట్టుముక్కలరాజగోపాలశతకము	...	0	2
రుక్మిణీపతిశతకము	...	0	2
జ్ఞానప్రసూనాంబికాశతకము	...	0	2
ముకుందశతకము	...	0	2
శివశతకము	...	0	2
రమానాయకశతకము	...	0	2

వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్
292, ఎస్ప్లనేడ్, చెన్నపురి. ఈ,

END OF TITLE